www.prajasakti.com

ప్రజాశక్తి

ఆదివారం 25 జూన్ 2023

5

తూర్పుగోదావరి



విలేకరి కుటుంబానికి ఎంఎల్ఎ పరామర్శ

ప్రజాశక్తి - గోపాలపురం

సతీవియోగంతో బాధడపుతున్న గోపాలపురానికి చెందిన విలేకరి జంగా రామిరెడ్డి కుటుంబాన్ని ఎంఎల్ఎ తలారి వెంకట్రావు శనివారం పరామర్శించారు. రామిరెడ్డి సతీమణి మాలతీదేవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతికి ఎంఎల్ఎ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు కూసం రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ ముల్లంగి శ్యాంసుందర్ రెడ్డి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఎస్‌కె ఖాదర్ వలీ తదితరులు ఉన్నారు.

నష్టాల ఊబిలో పాడి పరిశ్రమ

ప్రజాశక్తి - పెరవలి

మండలంలో పాడి పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. గోదావరి పరివాహక లంక గ్రామాలు మల్లేశ్వరం, కడింపాడు, ఖండవల్లి, కాకరపర్రు, ముక్కామల, ఊసులుమర్రు, తీపర్రు, కానురు అగ్రహారం తదితర గ్రామాల్లో పాడి పరిశ్రమను నమ్ముకుని వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం పశు పోషణ వీరికి భారంగా మారింది. దాణా రేట్లు పెరగడం, ఎండిగడ్డి, పచ్చగడ్డి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం యంత్రాలతో వరి కోతలు కోయడంతో ఎండు గడ్డి కొరత నెలకొంది. గోదావరి లంకల్లో పచ్చగడ్డిని కూలీలతో కోయించుకుని పశువులకు వేస్తున్నారు. ఒక కోతకు రూ.5వేల వరకూ కూలి చెల్లించాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇంత చేసినా మార్కెట్లో ఒక లీటర్ పాలుకు రూ.40 నుంచి రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారులు మాత్రం లీటరు రూ.70 నుంచి రూ.80 వరకూ అమ్మకాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు.

ఒక గేదెకు రోజుకు దాణాకు రూ.120 నుంచి రూ.150, ఎండు గడ్డికి రూ.100, పచ్చగడ్డికి రూ.100 వరకూ ఖర్చు చేయాలి. ఒక గేదె ఉదయం నాలుగు, సాయంత్రం 4 లీటర్లు పాలను ఇస్తుంది. పాడి రైతు ఒక లీటర్ రూ.50 అమ్ముతుంటే నెలకు రూ.14,400 వస్తుంది. కాని రైతుకు ఖర్చు మాత్రం రూ.24వేలకు పైగా అవుతుంది. దీంతో చాలా మంది పాడి నుంచి వైదొలుగుతున్నారు. ప్రభుత్వపరంగా అరకొరగానే సాయం అందుతుందని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వం పాడి రైతులకు టిఎంఆర్ దాణా, పశువుల బీమా, వైద్యం నిమిత్తం మొబైల్ వ్యాన్ సౌకర్యం మాత్రమే కల్పిస్తుంది.



ఆర్థికంగా ఎలాంటి సాయం అందించట్లేదని రైతులు చెబుతున్నారు. గతంలో పాడి రైతులకు పశు గ్రాసం విత్తనాలు అందించేవారని, సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాలకు జమయ్యేదని చెబుతున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోతన్న తమను ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.



ఇంటింటా సర్వేలో భాగంగా స్థానికులతో మాట్లాడుతున్న కలెక్టర్ మాధవీలత



నిరుపయోగంగా ఆర్ఒ ప్లాంటు

ప్రజాశక్తి-కడియం

కడియం కెనాల్ రోడ్డులోని దేవీచౌక్ సెంటర్ సమీపాన పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్ఒ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. కడియంకు ప్రధాన వ్యాపార కూడలి అయిన ఈ ప్రాంతంలో ప్రజలకు సురక్షిత మంచినీరు అందించే ఉద్దేశంతో కడియం పేపర్ మిల్లు యాజమాన్యం 2019లో ఆర్ఒ ప్లాంట్ నిర్మించారు. అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, రూరల్ ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మిల్లు మేనేజర్ సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. అప్పటి నుంచి సమీపాన గల ఒక వ్యాపారి ఈ ప్లాంట్‌ను సక్రమంగా నిర్వహిస్తూ, అన్ని వేళలా ప్రజలకు తాగునీరు అందించారు. అలాగే కొందరికి ఉచితంగానూ, మరికొందరికి నామమాత్రపు రుసుముతోనూ అందిస్తున్నారు. కొంతకాలంగా ఈ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. ఈ ప్లాంట్‌కు రక్షణ కూడా కరువైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, అలాగే బాధ్యులు కూడా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోనికి తీసుకురావాలని ప్రజలు , వ్యాపారులు కోరుతున్నారు.

మదర్ థెరిసా సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు

ప్రజాశక్తి - చాగల్లు

కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన నిమ్మలపూడి వీర్రాజు(55) కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటూ చాగల్లు పరిసర ప్రాంతాల్లో పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. కుంకుడుమిల్లి వెళ్లే రోడ్డులో చిన కాశీ శ్మశాన రేవులో రాత్రిపూట నివాసం ఉంటున్నాడు. అక్కడే ఆయన శనివారం మృతి చెందారు. సమాచారం తెలుసుకొన్న చాగల్లు మదర్ థెరిసా సేవా సమితి సభ్యులు భౌతిక కాయాన్ని సందర్శించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎవరూ రాకపోవడంతో చాగల్లులో మదర్ థెరిసా సేవా సంస్థ అధ్యక్షుడు పోలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మదర్ థెరిసా సభ్యులు తదిరులు పాల్గొన్నారు.



అంత్యక్రియలు నిర్వహిస్తున్న మదర్ సంస్థ సభ్యులు

ఘనంగా కూనలమ్మ జాతర

ప్రజాశక్తి - సీతానగరం

కూనవరంలో కూనలమ్మ అమ్మవారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. రాజానగరం ఎంఎల్ఎ జక్కంపూడి రాజా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ రాజా మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా కూనలమ్మ ప్రసిద్ధి చెందిందన్నారు. దీంతో ఈ జాతరకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారన్నారు. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించేందుకు ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లను అభినందించారు. ఈనెల 28న అమ్మవారిని పుట్టింటి నుంచి సారెతో అత్తవారింటికి సాగ పంపడంతో ఈ జాతర కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కో-కన్వీనర్ కరుటూరి హరిబాబు, ఎంపిపి గుర్రాల జ్యోత్స్న, ఆలయ కమిటీ మెంబర్ బుచ్చయ్య, మాధవరపు శ్రీను, ఎంపిటిసి సభ్యులు నల్లమోలు భాస్కరరావు, సుంకర నరసింహరావు, ఎంపిడిఒ రమేష్ తదితరులు పాల్గొన్నారు.



ఎంఎల్ఎను సత్కరిస్తున్న ఆలయకమిటీ సభ్యులు

ప్రతి ఇంటినీ సందర్శించాలి

వాలంటీర్లకు కలెక్టర్ కె.మాధవీలత ఆదేశం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం కలుగ జేసేలా ఇంటింటా సర్వేలో లబ్ధిదారుల నుంచి సమగ్ర డేటా సేకరించాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత వాలంటీర్లను ఆదేశించారు. శనివారం రాజవోలులో జగనన్న సురక్ష గృహ సందర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలతో, వాలంటీర్లతో ముఖాముఖి మాట్లాడారు. ప్రజలకు అందచేసే పౌర సేవల కోసం నిబద్ధత, జవాబుదారీ తనం కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఆ క్రమంలో స్పందన, జగనన్నకు చెబుదాం (1902) వంటివి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అర్హులెవరూ పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టిందన్నారు. జూన్ 24 నుంచి 30 వరకు ప్రతి ఇంటకీ వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాల వివరాలు నమోదు చేయాలన్నారు. వారి ఫొటో క్యాప్చర్ చేయాలని తెలిపారు. అదే సమయంలో ఇంకా ప్రభుత్వ పరంగా ఏదైనా పథకం అర్హత ఉండి పొంది ఉండక పోతే అందుకు సంబందించిన రికార్డులను సేకరించాలన్నారు. వాలంటీర్, గ్రామ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు జనన, మరణ, వివాహ, తదితర ధ్రువపత్రాలు జారీతో పాటు, సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సుమారు 550 పైగా సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. జగనన్న సురక్ష సమయంలో ప్రజలు కోరే 11 రకాల సేవలు ఉచితంగా అందించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జూలై ఒకటి నుంచి 23 వరకు రోజు విడిచి రోజు మండలంలో ఉన్న గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తామన్నారు. అదే రోజు అర్జి దారులకు ధ్రువ పత్రం అందిస్తామన్నారు. కలెక్టర్ సమక్షంలో అర్జిదారు నుంచి దరఖాస్తు తీసుకుని ట్యాబ్ ద్వారా నమోదు చేశారు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను విడదీసి విడి విడిగా కార్డు జారీ, సామాజిక భద్రత తదితర అర్జీలను పరిష్కారం చేసేందుకు అవసరమైన డాక్యు మెంట్లు తీసుకుని పరిష్కారం చేయాలన్నారు.

కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రత్యేక అధికారి, డిటిడబ్ల్యూఒ కె.జ్యోతి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు .



సమావేశంలో మాట్లాడుతున్న రత్నప్రభ

దళితులకు గ్లోబల్ ఇన్ఫార్మ్ మాక్ సహకారం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, రాజకీయ ఇలా అన్ని రంగాల్లో దళితులు రాణించడానికి అవసరమైన ప్రోత్సాహం అందించడమే గ్లోబల్ ఇన్‌ఫార్మ్ మాక్ ప్రధాన లక్ష్యమని సంస్థ జాతీయ అధ్యక్షులు, రిటైర్డ్ ఛీఫ్ సెక్రటరీ కె.రత్నప్రభ పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఎడిజిపి కూచిపూడి బాబూరావు, ఎపి చాప్టర్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఎస్‌పి కాకుమాని రాజశిఖామణితో కలిసి స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో శనివారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మాదిగ, మాంగ్, చమార్ ఉప కులాలకు (మాక్) చెందిన వారు దేశవ్యాప్తంగా చాలాచోట్ల వెనుకబడి ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి నుంచి వారి అభ్యున్నతి కోసం కషి చేయడం కోసమే గ్లోబల్ ఇన్‌ఫార్మ్ మాక్ స్థాపన ముఖ్యోద్దేశమన్నారు. మూడు నెలల క్రితమే జాతీయ స్థాయిలో ఈ సంస్థ ఏర్పడిందని, ఇటీవల వరంగల్ సమావేశంతో తెలంగాణ చాప్టర్, ఇప్పుడు రాజమహేంద్రవరం సదస్సు ద్వారా ఎపి చాప్టర్ పని చేయడం మొదలైందని తెలిపారు. కింది స్థాయిలో చదువుకోడానికి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడడానికి, పరిశ్రమలు పెట్టుకోడానికి బ్యాంకు లోన్లు మంజూరుకు ఇలా అన్ని రకాలుగా ప్రోత్సహించి వారిని పైకి తీసుకు రావాలని ప్రణాళిక వేస్తున్నామన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఎపి చాప్టర్ కార్యదర్శి కాపారపు రాజబాబు, ధారా యేసురత్నం స్వాగతం పలికారు. ఈ సదస్సులో మాజీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎ.విద్యాసాగర్, నేషనల్ కన్వీనర్ టి.జయ రాజు, బి.రామాంజనేయులు, డాక్టర్ మురళీధర్సన్, పరంజ్యోతి, బి.సతీష్ కుమార్, ఆకుమర్తి చిన్న, న్యాయ వాది చిడిపి వీర్రాజు, వెంట్రపాటి వీర్రాజు పాల్గొన్నారు.

'జగనన్న సురక్ష'ను జయప్రదం చేయాలి

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

జగనన్న సురక్ష క్యాంపులను విజయవంతం చేయాలని వార్డు పరిపాలనా కార్యదర్శులను, వాలంటీర్లను కమిషనర్ కె.దినేష్‌కుమార్ ఆదేశించారు. నగరపాలక సంస్థ 3, 4 వార్డులకు సంబంధించిన 6,7,8 సచివాలయాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగనన్న సురక్ష సర్వే ప్రగతిని ఆరా తీశారు. జులై 1 నుండి జరుగనున్న జగనన్న సురక్ష క్యాంపులకు సంబంధించిన శాఖలను సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముందుగానే అన్ని ఇళ్లను సర్వే చేసుకొని సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించాలన్నారు. ఏ సంక్షేమ పథకానికి అర్హులు అవుతారో గుర్తించి దానికి సంబంధించిన పత్రాలు అందించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ధ్రువపత్రాలకు ఎలాంటి రుసుం ఉండదన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసి యాప్‌లో నమోదు చేయాలన్నారు. తమ క్లస్టరులో ప్రతి ఒక్కరికి వార్డుకు సంబంధించిన క్యాంపు ఎప్పుడు జరుగుతుందో పూర్తి వివరాలు అందించాలన్నారు. తమ ఇంటికి ఎవరూ రాలేదని ఫిర్యాదులు వస్తే సంబంధిత వాలంటీర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. మోనటరింగ్ కోసం నగరపాలక సంస్థ కార్యాలయములో ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. 'యాప్' పనితీరును వాలంటీర్ల సర్వే ప్రగతిని క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ పిఎం.సత్యవేణి, సచివాలయాల, వార్డు పరిపాలనా కార్యదర్శులు ఉన్నారు.

గోకవరం : మండలంలోని అచ్యుతాపురం, వెదురుపాక గ్రామంలో ఎంఎల్ఒ వీరబాబు అధ్యక్షతన సచివాలయం వాలంటీర్లు, గృహ సారథులకు



గోకవరం మండలం అచ్యుతాపురంలో...

జగనన్న సురక్ష పథకంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండల సచివాలయల కన్వీనర్ దాసరి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులందరికీ మేలు జరుగు తుందన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కుల, మత, వర్గ, పార్టీలకతీతంగా లంచాలకు వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే సిఎం జగన్ లక్ష్యమన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి ప్రజలకు కావాల్సిన వాటిని సంతృప్తి కరంగా నెరవేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

గోపాలపురం : అర్హులై ఉండి ఏ ఒక్కరు లబ్ధి అందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు ఎంఎల్ఎ తలారి వెంకట్రావు అన్నారు. శనివారం మండలంలోని వాదాలకుంటలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్ జొన్నకూటి మణమ్మ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం నేరుగా అధికారులు, నాయకులు, సచివాల సిబ్బందితో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ తలారి మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలను పూర్తిస్థాయి పరిష్కరించడమే లక్ష్యంగా నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గహాల సందర్శించి కుటుంబాల్లో సమస్యలు పరిష్కరించేందుకు మమేకం కానున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు ఎస్‌కె.ఖాదర్‌వలీ, సొసైటీ చైర్మన్ కోసం రామ్మోహన్‌రెడ్డి, ఎంపిడిఒ ఆర్.శ్రీదేవి, తహశీల్దార్ రవీంద్రనాథ్ తదితర నాయకులు, అధికారులు, సచివాల సిబ్బంది పాల్గొన్నారు.

సీతానగరం : జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా పురుషోత్తపట్నంలో తహశీల్దార్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో శనివారం క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన




రాజమహేంద్రవరంలో అవగాహన కల్పిస్తున్న కమిషనర్ దినేష్‌కుమార్

జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి 11 రకాల ధ్రువ పత్రాలు ఉచితంగా అందిస్తారు. తహశీల్దార్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో వాలంటీర్లు గ్రామాల్లో నూరు శాతం ధ్రువ పత్రాలు జారీ చేసేలా కషి చేయాలన్నారు. శనివారం నుంచి ప్రతీ గ్రామంలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్ల అప్లికేషన్స్ పొందుపరుస్తారన్నారు. జూలై 1 నుంచి ఎంపిడిఒ, తహశీల్దార్ రెండు బృందాలుగా గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సభ నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లక్ష్మీ దేవి, విఆర్ఒ చిన్న, పంచాయతీ కార్యదర్శి మునిదీప్తి తదితరులు పాల్గొన్నారు.

ఉండ్రాజవరం : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హత గల లబ్ధిదారులందరికీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పథకం శనివారం చివటంలో ప్రారంభించినట్లు ఎంపిడిఒ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. దీనిలో భాగంగా గ్రామంలోని గడప గడపకూ వెళ్లి, వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కె.పద్మావతి, హౌసింగ్ ఎఇ ఎం.విక్టర్‌బాబు, విఆర్ఒ ఎ.రాజశేఖర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కార్టూ'నిజం'



ఏమిటో.. ఈ వింతలు బటన్ నొక్కినా డబ్బులు పడ్డంలేదు.. స్విచ్ వేయకుండానే షాక్‌లు..!!!

స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి పేర్ల నమోదు

ప్రజాశక్తి - పెరవలి

కడపలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్‌లో నాలుగు, ఐదు తరగతుల్లో ప్రవేశాలకు పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపిడిఒ దామోదరరావు తెలిపారు వివరాలకు ఖండవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ పీ పల్లపురాజు, ఫోన్ నెంబర్ 9704338448ను సంప్రదించాలన్నారు

26 నుంచి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' యాత్ర

ప్రజాశక్తి - గోపాలపురం

'భవిష్యత్తుకు గ్యారెంటీ' చైతన్య యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకట్రాజు తెలిపారు. ఈ బస్సు యాత్ర దేవరపల్లి నుంచి ప్రారంభమవుతుందన్నారు. దూబచర్ల మీదుగా జి.కొత్తపల్లి నుంచి ద్వారకాతిరుమల చేరుకుంటుందన్నారు. పంగిడిగూడెంలో సభ జరుగుతుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు.

నాగయ్య కుటుంబానికి ఎంఎల్ఎ పరామర్శ

నిడదవోలు : ఇటీవల మృతి చెందిన డి.ముప్పవరం వైసిపి నాయకులు ముప్పిడి నాగయ్య కుటుంబాన్ని నిడదవోలు ఎంఎల్ఎ జి.శ్రీనివాస్‌నాయుడు శనివారం పరామర్శించారు. నాగయ్య మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట జడ్‌పిటిసి, ఎంపిపి, వైస్ ఎంపిపి, నాయకులు ఉన్నారు.



'స్పందన' ద్వారా శిక్షణా తరగతులు

ప్రజాశక్తి - సీతానగరం

శనివారం వెదుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పందన ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజ్‌మెంట్ డీడ్ (సీడ్) అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు కన్నూరి సతీష్‌బాబు పాల్గొని, విద్యా నైపుణ్యాలు, భావోద్వేగ నైపుణ్యాలు, ఆర్థిక నైపుణ్యాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఫౌండేషన్ సభ్యులు కె.ఝాన్సీ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. సభ్యులు ఇజ్జిన రాజ్‌కుమార్ మాట్లాడుతూ అంతర్గత నైపుణ్యాలు, మంచి సంభాషణ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సీతారత్నం, ఉపాధ్యాయులు మోహన్, శ్రీనివాస్‌రావు, శ్రీహరి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇకెవైసి తప్పనిసరి

ఉండ్రాజవరం : పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పొందాలంటే ప్రతి రైతూ విధిగా ఇకెవైసి చేయించుకోవాలని ఎఒ ఎం.విశ్వాసరావు తెలిపారు. ప్రతి సంవత్సరం మూడు విడతలుగా మొత్తం రూ.6వేలు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఈనెల 28వ తేదీ లోపు ఆర్‌బికెలు, మొబైల్‌లో పిఎం కిసాన్ వెబ్‌సైట్, కామన్ సర్వీస్ సెంటర్లలో ఇకెవైసి చేయించుకోవాలన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

దేవరపల్లి : దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఇటీవల మృతి చెందిన రిక్షా కార్మికుడు రొక్కం వెంకటేష్ కుటుంబాన్ని సర్పంచ్ బొంత భరత్‌బాబు పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.3వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పెద్దిరాజు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ప్రజాశక్తి - నిడదవోలు

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన సుమారు రూ.1.73 లక్షల విలువైన చెక్కులను ఎంఎల్ఎ జి.శ్రీనివాస్ నాయుడు శనివారం లబ్ధిదారులకు అందించారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షులు, జడ్‌పిటిసి సభ్యులు, ఎంపిపి, వైస్ ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.



చెక్కు అందిస్తున్న ఎంఎల్ఎ శ్రీనివాస్‌నాయుడు

ఎంఎల్ఎను కలిసిన అధికారులు

ప్రజాశక్తి -దేవరపల్లి

ఇటీవల గోపాలపురం, ద్వారక తిరుమల, నల్లజర్ల మండలాలకు నియమితులైన విద్యాశాఖ అధికారులు శనివారం గోపాలపురం నియోజకవర్గ ఎంఎల్ఎ తలారి వెంకట్రావును క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి ఆయన్ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో సమూలా మార్పులు తీసుకొచ్చారన్నారు. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

నేరాలు - ఘోరాలు

గాయపడిన వ్యక్తి మృతి

ప్రజాశక్తి -ఆలమూరు

మండలంలోని జొన్నాడ 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన పేపకాయల వెంకటేశ్వరరావు(47) బైకుపై శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జొన్నాడ నుండి మూలస్థానం వెళుతుండగా ఒక కారు బలంగా బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు రహదారి డివైడర్ పైకి దూసుకు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. కారులో గోపాలపురానికి చెందిన ఒక వ్యక్తి, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారితో పాటు నలుగురు ఉన్నారు. వారంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడ్డారు. పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్.శివ ప్రసాద్ తెలిపారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

ప్రజాశక్తి-ఆత్రేయపురం

మండలంలోని నార్కెడిమిల్లి గ్రామం గోదావరి వశిష్ఠ నదిలో నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా శనివారం ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం తహశీల్దార్ కోర్టులో హాజరుపరచగా తహశీల్దార్ డివిఎస్.అనిల్ కుమార్ ఒక్కొక్క ట్రాక్టర్ యజమానికి రూ.5 వేల చొప్పున అపరాధ రుసుము విధించారు.

హక్కులపై విద్యార్థులకు అవగాహన

ప్రజాశక్తి - పెద్దాపురం



సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి బుల్లెమ్మ

స్థానిక పద్మనాభ కాలనీలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు కార్మిక చట్టాలు, బాల కార్మిక వ్యవస్థపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.సరస్వతి ఆదేశాల మేరకు ఎజిఎఫ్‌సిఎం బుల్లెమ్మ ఆధ్వర్యంలో చట్టాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, అనర్థాలపై వివరించారు. ఎటువంటి ప్రలోభాలకు లోనవకుండా 18 ఏళ్ల లోపు బాలలందరూ చదువుకోవాలన్నారు, మోటార్ వెహికల్ చట్టాలను వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు.న్యాయవాదులు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం (మణి), న్యాయవాదులు విశాలాక్షి, విజయలక్ష్మి, కందుల వెంకటచలం, సిహెచ్.చిట్టిబాబు, మడికి రాంబాబు, అత్తిలి ప్రభుజీ, సుకురు దుర్గారావు, సత్యవతి, గణేష్, పారా లీగల్ వాలంటీర్లు భక్తమూడి సూర్యనారాయణమూర్తి, నూతలపాటి అప్పలకొండ, కెవిఎల్.లక్ష్మి ఎం.భాస్కరరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

చెత్త ఇలా.. సాగునీరు పారేదెలా..

ప్రజాశక్తి-తాళ్లరేవు


వంతెన కల్వర్టుపై పేరుకుపోయిన చెత్త

ప్రధాన సాగునీటి కాలువలో చెత్త పేరుకు పోతే సాగునీరు పారేదెలా అంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కాలువలకు నీరు విడుదల చేసి 23 రోజులు గడిచిన నేటికీ నారుమళ్ల వేయడానికి కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ధవళేశ్వరం నుంచి వస్తున్న అరకొరా సాగునీరు ఇలా అక్కడక్కడ ప్రధాన కాలువలో పేరుకుపోతున్న చెత్త వల్ల సాగునీటికి అడ్డుకులు ఎదురవుతున్నాయి. తాళ్లరేవు మండలం ఇంజరం, కాజులూరు మండలం కోలంక వంతెన వద్ద ప్రధాన సాగునీటి కాలువలో చెత్త పేరుకుపోవడంతో తాళ్లరేవు మండలానికి వచ్చే సాగునీరు పూర్తిస్థాయిలో కిందికి రావడం లేదు. దీనికి తోడు ఇటీవల అదే ప్రాంతంలో ఉన్న కల్వర్టు పగిలిపోవడం వల్ల నీరు వథాగా పోతోంది. ఇంజరం కోలంక వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో తాత్కాలికంగా కల్వర్టు నిర్మించి సుమారు రెండేళ్లు గడుస్తోంది. ఈ కల్వర్టు వద్ద ప్రతిరోజు చెత్త తీయాల్సిన ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిర్లక్ష్యంతో సాగునీరు కోలంక వంతెన వద్ద నిలిచిపోయింది. దీంతో తాళ్లరేవు మండలానికి రావలసిన వందలాది క్యూసెక్కుల నీరు కోలంక వద్ద ఆగిపోవడంతో కోరంగి శివారు భూములకు నేటికీ సాగునీరు రాలేదు. దీంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. నీటిపారుదల శాఖ, ఆర్. అండ్. బి. శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతాంగం కోరుతున్నారు.


సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు

జగనన్న సురక్ష సర్టిఫికెట్స్ పరిశీలన

ప్రజాశక్తి - కరప

జగనన్న సురక్ష పథకంలో భాగంగా ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా గ్రామ వార్డు సచివాలయంలో ఇస్తామని ఎంపిడిఒ కె.స్వప్నారావు తెలిపారు. శనివారం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామ సచివాలయంలో ఈ సర్టిఫికెట్లను ప్రజలకు ఒక్క రోజులోనే అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధిదారులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి.సునీల్ కుమార్, గ్రామ సర్పంచ్ సాగే ఆశాజ్యోతి లోహిదాస్ పాల్గొన్నారు.

యానాం వార్తలు

నవోదయ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ

ప్రజాశక్తి - యానాం

జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్షకోసం అయిదో తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 10లోగా దరఖాస్తు చేయాలని ప్రిన్సిపల్ టివి.ఎస్.ప్రకాశరావు తెలిపారు. https:///cbseitms.rcil.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్ నంబరు కలదా.. అన్న ప్రశ్నకు లేదని నమోదు చేయాలని ప్రకాశరావు సూచించారు. ఆధార్ సంఖ్య నమోదు చేస్తే పుదుచ్చేరి నవోదయ విద్యాలయంలో చేరడానికి పరీక్ష రాసే అభ్యర్థుల జాబితాలోకి వెళతారన్నారు. తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలున్నా సంప్రదించాలని కోరారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 20న ఉంటుందన్నారు.

26న తాగునీటి సరఫరాకు అంతరాయం

ప్రజాశక్తి - యానాం


ప్రజా పనుల శాఖకు సంబంధించి టౌన్ వాటర్ వర్క్స్‌లో నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ కాళ్ల నాగరాజు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 26న సోమవారం యానాం పట్టణ మెట్టకూరు, గోపాల్ నగర్, అంబేద్కర్ నగర్, కురసం పేట గ్రామాలకు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఇళ్ల నిర్మించడానికి, కార్లు, రోడ్లు, పశువులు కడగడానికి మంచి నీటిని వాడరాదని కోరారు.

పైపులైను నిర్మాణ పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి - పెద్దాపురం


పైపులైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న చైర్‌పర్సన్

స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్దనున్న మున్సిపల్ వాటర్ వర్క్స్ బూస్టర్ లైను నుంచి మెయిన్ రోడ్డు వరకు రూ.90 లక్షల వ్యయంతో నిర్మించే పైపులైను నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర మాట్లాడుతూ పట్టణ పరిధిలోని పాండవుల మెట్ట, గౌరీ కోనేరు కాలనీలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులకు గోదావరి మంచి నీటిని సరఫరా చేసే ఈ పైపులైన్ల నిర్మాణంలో గతంలో మండపేట స్వీట్ స్టాల్ సెంటర్ నుంచి హెచ్‌పి గ్యాస్ సెంటర్ వరకు పైపులైన్ నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పుడు మిగిలిన 575 మీటర్ల పైపులైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ ఆదినారాయణ రావు, అగ్రో డైరెక్టర్ సయ్యద్ జానీ, మున్సిపల్ కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్, త్సలికి సత్యభాస్కరరావు, పెంటకోట సత్తిబాబు, కొట్టి పవన్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు వాసంశెట్టి గంగ తదితరులు పాల్గొన్నారు.


పరామర్శిస్తున్న బలరామకృష్ణ

త్రిమూర్తులు కుటుంబానికి పలువురి పరామర్శ

ప్రజాశక్తి-రాజానగరం

నరేంద్రపురంలో ఇటీవల భార్యా వియోగంతో బాధ పడుతున్న తణుకు త్రిమూర్తులు, ఆయన కుటుంబాన్ని జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టిప్రోలు సత్తిబాబు, మద్దూరు బాపురాజు, ప్రగడ నాగు, రాంబాబు, అనిల్, బాబూరావు తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలు

ప్రజాశక్తి -కరప

గురజనాపల్లి హైస్కూల్ లో పనిచేసి, వివిధ పాఠశాలలకు బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు శనివారం ఘనంగా వీడ్కోలు సత్కారం నిర్వహించారు. నూతన హెచ్ఎం ఎ.సాయి మోహన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎ.శ్రీనివాసరావు, ఎస్ఎంసి చైర్మన్ పి.వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సన్మాన గ్రహీతలు బిఆర్‌వి.ప్రసాదరావు రావికంపాడు హైస్కూల్ హెచ్ఎంగా బదిలీ అయ్యారు. మరో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు బిఎస్.శ్రీనివాస్ ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి హైస్కూల్ హెచ్ఎంగా ప్రమోషన్‌పై, మిగిలిన ఉపాధ్యాయులు జూనియర్ కళాశాల పిజిటీ ఉపాధ్యాయులుగా ఎం.రామ్మోహన్, టి.హనుమంతరావు బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఐ.ప్రసాదరావు, ఉపాధ్యాయులు వివి రమణమూర్తి, టి.వేణుగోపాల్, ఎ.సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


ఉపాధ్యాయులను సత్కరిస్తున్న సిబ్బంది


రక్షణ గోడ విరిగి ప్రమాదకరంగా ఉన్న రహదారి మలుపు

ప్రమాదకరంగా రహదారి వంతెన

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

వాకతిప్ప గ్రామ శివారులో పంట కాలువపై ఉన్న రహదారి వంతెన ప్రమాదకరంగా మారింది. ఎస్.ఆకారంలో ఉన్న ఈ రహదారి మలుపులో వంతెన ఎడమవైపు రక్షణ గోడ కొంత భాగం కూలింది. రహదారి పక్కన ఏర్పడిన గుంతలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు, రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ వంతెన మలుపు తిరిగే క్రమంలో ఆదమరచి పక్కకు వెళితే లోతైన పంట కాలువలోకి వాహనాలతో సహా చోదకులు పడిపోయే ప్రమాదం ఉంది. ఈ వంతెన మలుపు తిరిగే సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందోనని తెలియని పరిస్థితి. ఈ వంతెన రహదారిమలుపు మీదుగా వాకతిప్ప నుంచి నాగుల చెరువు కు వెళ్లే గ్రామాలతో పాటు కోరుమిల్లి, మాచర, శ్రీరాంపురం గ్రామాల ప్రజలు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. సంబంధిత అధికారులు స్పందించి ఈ మలుపులో ఉన్న వంతెన రక్షణ గోడ పటిష్టంగా నిర్మించాలని, రహదారి మలుపులో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, గ్రామస్తులతో పాటు ప్రయాణికులు, వాహనదారులు, రైతులు, కోరుతున్నారు


కళాశాలలో సర్వే నిర్వహిస్తున్న బృందం

ఒకేషనల్ కళాశాలకు భవనం నిర్మించాలి

ప్రజాశక్తి-కాకినాడ

పిఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పినా ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఏకైక ఒకేషనల్ జూనియర్ కళాశాలకు భవనం లేకుండా ఒకే భవనంలో రెండు కళాశాల నడుస్తున్నా భవనం నిర్మించకపోవడం దుర్మార్గం అన్నారు. 600 నుండి 800 మంది విద్యార్థులు చదివే ఒకేషనల్ జూనియర్ కళాశాలకు పూర్తిస్థాయిలో భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. తక్షణమే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు సాహిత్, వాసు, లావణ్య, కప పాల్గొన్నారు.

మెరిట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం



మెడల్స్ ,ప్రశంసా పత్రాలు ,అందజేసిన ప్రజా ప్రతినిధులు

మాచర ప్లస్ టూ ఉన్నత పాఠశాల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు శనివారం మెడల్స్ , ప్రశంసా పత్రాలు అందించారు . జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానో పాధ్యాయరాలు రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పదవ తరగతి పరీక్షల్లో వరుసగా 555, 530, 519 మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో సాధించిన విద్యార్థులు పివి.రాజ్యలక్ష్మి, బి.సుమశ్రీ, కె స్వాతీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాచర, కోరుమిల్లి గ్రామాల సర్పంచ్ లు వాసంశెట్టి సునీత విష్ణుమూర్తి, ఆచంట సత్యనారాయణ, ఎంపిటిసి సభ్యులు సుంకర వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోని విద్యాభివద్ధిలో పురోగతి సాధించాలన్నారు. పాఠశాల హెచ్ఎం రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎంపిసి, బైపిసి గ్రూపుల్లో బాలికలకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాడ్రేవు శ్రీనివాసరావు, నూకపెయ్యి వెంకట్, షిరిడి సాయి, శ్రీనివాసరావు, వీరబాబు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

కొండబాబు సేవలు చిరస్మరణీయం

ప్రజాశక్తి-అమలాపురం రూరల్


కొండబాబు చిత్రపటం నివాళులర్పిస్తున్న దృశ్యం

రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు కరాటం వెంకట సుబ్బా రావు (కొండబాబు)సేవలు చిరస్మరణీయని పలువురు అన్నారు. శనివారం కొండ బాబు 4వ వర్ధంతిని రెడ్డిపల్లి, అమలాపురం వెంకటేశ్వరా డిగ్రీ కళాశాల్లో నిర్వహించి ఆయన చిత్ర పటానికి పూల మాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురికి పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారులు కరాటం ప్రవీణ్, మనోహర్, వెంకటేశ్వరా కళాశాల అధినేత కరాటం నరసింహరావు, హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.రాయుడు శ్రీ రామ చంద్రమూర్తి, యాలంగి వరప్రసాద్, బండి శ్రీనివాస్,సర్పంచ్ కరాటం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ప్రిన్సిపల్ కేశవరావు


నారుమడులు సిద్ధం చేస్తున్న దృశ్యం

తొలకరితో ఉపశమనం

ప్రజాశక్తి-రామచంద్రపురం

మూడు నెలలుగా వేసవి తాపానికి అల్లాడి పోయిన ప్రజలకు తొలకరి జల్లు లు ఉపశమనం కలిగించాయి. గత రెండు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వర్షం కురుస్తుండటతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ఆకుమడులు సిద్ధం చేసుకునేం దుకు ఉపయోగ పడతాయని రైతులు తెలియ చేస్తు న్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించి వానలు కురుస్తూ వాతావరణంలో మార్పు చోటు చేసు కోవడం తో ప్రజలు సేద తీరుతున్నారు. మరో నాలు గు రోజు లు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకట ించడం తో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ప్రజాశక్తి-పిఠాపురం

యువత మద్యం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాని ఆర్ఆర్ బిహెచ్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి.కేశవరావు సూచించారు. శనివారం మద్యం మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా కళాశాలలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలోని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ నేడు ఎక్కువ శాతం యువత వ్యసనపరులుగా మారుతున్నారన్నారు. దీనివల్ల భవిష్యత్ కుటుంబాలు చిన్న బిన్నమవుతున్నాయన్నారు. నేటి కాలంలో జరిగే అన్ని దుర్ఘటనలకు మద్యం, మాదక ద్రవ్యాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, కరణం శ్రీనివాస్, వనపర్తి సూర్యనారాయణ, జనవిజ్ఞాన వేదిక నాయకులు కె.అప్పారావు, ఎన్.గంగ బాబు, పలువురు కాలేజీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

దళితులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం

ప్రజాశక్తి-అమలాపురం

. దళితులకు భద్రత కల్పించడంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయ్యిందనిఅమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై అరాచక చర్యలు ఆగాలని అన్నారు. గురువారం రాత్రి గుంటూరుజిల్లా తాడికొండలోని కంతేరులో వైసిపిలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలో ఎస్‌సి కాలనీకి చెందిన ముగ్గురు యువకులు గాయాలపలయ్యారని అన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడం పోలీసుల కనీస బాధ్యత కూడా వహించలేదని పేర్కొన్నారు. వారి విధులు కూడా సరిగ్గా నిర్వర్తించకపోవడం సరి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాపారాయుడును పరామర్శించిన ఎంపీ బోస్

ప్రజాశక్తి-మండపేట

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైసిపి రాష్ట్ర కార్యదర్శి, రంపచోడవరం నియోజకవర్గ పరిశీల కులు కర్రీ పాపారాయుడును రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అర్తమూరులో ఆయన స్వగృహంలో శనివారం పరామర్శించారు. పాపారాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

CHANGE OF NAME

My Old Name is **SIDAGAM APPAYAMMA.** My New and Changed Name is **RAKUMANDA LAKSHMI.**

RAKUMANDA LAKSHMI
D.No. 60-7-21/1,
3rd Street, P&T Colony,
Rajahmundry, E.G.Dist.
Cell No. 95154 62871

మహారాజశ్రీ పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జివారి కోర్టులో, పిఠాపురం
I.A. 110/2023 in I.P. 8/2018

Between:
మొండు శ్రీరాములు ...పిటీషనరు
మరియు
శీరం లలిత, W/o. సుబ్రహ్మణ్యేశ్వరరావు
డో.నెం. 5-1-8H/1, బైపాస్ రోడ్ దగ్గర,
సీతయ్య గారి తోట, పిఠాపురం & 4 అదర్స్
...రెస్పాండెంట్లు

పై నెంబరు వ్యాజ్యములో శీరం లలిత అను మీరు మొదటి రెస్పాండెంటు అయి ఉన్నారు. పిటీషనరు పై వ్యాజ్యములో మీరు చేసిన అన్యాక్రాంతములను రద్దు చేయవలసినదిగా కోరుచూ పిటీషను దాఖలు చేసియున్నారు. సదరు పిటీషనులో ఎన్నిమార్లు కోర్టు నుండి నోటీసులు పంపించిననూ మీరు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకోని కారణంగా కోర్టువారి అనుమతిని, ప్రత్యామ్నాయ అమలు పద్ధతిని ఈ ప్రకటన ద్వారా మీకు తెలియచేయునది ఏమనగా, పై వ్యాజ్యము మీ హాజరు నిమిత్తం ఈ నెల **28-06-2023వ** తేదీనకు వాయిదా అయి ఉన్నది. సదరు వాయిదాకు ఆ రోజు **ఉదయం గం. 10-30 ని॥లకు** పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జివారి కోర్టులో వ్యక్తిగతంగా గానీ, వకీలు గారి ద్వారా గానీ హాజరు అయి ఆక్షేపణలుంటే తెలియచేసుకోవలెను. అట్లు కాని యెడల సదరు వ్యాజ్యం మీ పరోక్షమున తీర్మానించబడునని యిందుమూలముగా తెలియచేయడమైనది.

పడాల రవి, అడ్వకేట్
డో.నెం. 1-5-10, M.R. పేట
పిఠాపురం. పిఠాపురం.
తేది:24-6-2023 సెల్: 98480 11614

మహారాజశ్రీ అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఓ.ఎస్.నెం. 236/2021

బిట్వీన్:
వనుము వెంకట రామయ్య, తండ్రి: వెంకట రామారావు, డో.నెం. 1-205, రైల్వే గేటు వద్ద, లక్ష్మీనరసపురం గ్రామం, అనపర్తి మండలం, తూ॥గో॥జిల్లా, పిన్ కోడ్: 533342.
...వాది
మరియు
మామిడి శ్రీనివాస్ @ శ్రీను, తండ్రి: సత్యనారాయణ @ సత్యం, దేవస్థానం కాలనీ, చిన్న పొలమూరు గ్రామం, అనపర్తి మండలం, తూ॥గో॥జిల్లా, పిన్ కోడ్: 533342.
...ప్రతివాది

పై నెంబరు దావా గ్రంధమునకు గాను ప్రతివాది హాజరు నిమిత్తం మీకు ఎన్నిసార్ల కోర్టు సమన్లు /నోటీసులు పంపినను మీరు ఉద్దేశ్యం పూర్వకంగా సదరు కోర్టు సమన్లు /నోటీసులను త్రిప్పి వేయుచున్నారు. కావున **ది.11-07-2023 ఉదయం గం॥ 10:30 ని॥లకు మీరు స్వయంగా గాని లేదా మీ తరపు అడ్వకేట్ గారి ద్వారా గాని శ్రీ పైన తెలిపిన కోర్టు వారి ఎదుట హాజరు అయ్యి సదరు దావాలో మీ ఆక్షేపణలు తెలుపుకొనవలెను.** లేని ఎడల సదరు దావాను మీకు పరోక్షముగా శ్రీ కోర్టు వారు తీర్మానించెదరు.

(శ్రీ కోర్టు వారి ఉత్తర్వులు అనుసరించి మీకు ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది)

టి.వి.వి.రమణమూర్తి,
అడ్వకేట్, దుప్పలపూడి.
సెల్: 96527 36367

In The Court Of The Hon'ble 4th Additional Junior Civil Judge :: Kakinada
O.S.No. 538/2022

Between:
Bollina Suresh Chowdary ***...Plaintiff***
AND
Kunchanapalli Bhulakshmi
...Defendant

TO: Kunchanapalli Bhulakshmi, W/o. Polisetti Srinivasa Rao, Teacher, D.No. 3-61, manikyamba Nagar, Muramalla, I.Polavaram Mandal, Mummidivaram.

పై నెంబరు దావాలో ప్రతివాది అయిన మీకు శ్రీ కోర్టు వారి ద్వారా ఎన్నిసార్లు దావా సమన్లు పంపిననూ తీసుకొనక కాలయాపన చేయు చున్నారు. కావున శ్రీ కోర్టు వారు మీ హాజరు నిమిత్తం **ది.24-07-2023వ తేదీకి వాయిదా వేసినారు. ఆరోజు ఉదయం గం॥ 10:30 ని॥లకు పై కోర్టు వారి ఎదుట మీరు స్వయంగా గాని, మీ వకీలు ద్వారా గాని హాజరయ్యి మీయొక్క ఆక్షేపణలు తెలుపుకొనవలెను.** లేని ఎడల పై దావా మీ పరోక్షమున తీర్మానించబడును.

(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)

డి.సుబ్రహ్మణ్యం
వి.వి.వి.ఎస్.ఎల్.కిరణ్
ఎం.ధనుంజయరావు
అడ్వకేట్స్, సుబద్ర ఆర్కేడ్,
భానుగుడి జంక్షన్, కాకినాడ.
సెల్: 98497 15132

దస్తావేజులు పడిపోయినవి

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామానికి చెందిన దాట్ల వెంకటసుబ్బమ్మ, భర్త: కృష్ణంరాజు చెందిన దస్తావేజు నెంబర్. 944/1992 నెంబరు గల ఒరిజినల్ దస్తావేజులు తీసుకుని తన కుమారుడు సూర్యనారాయణ రాజు ఆత్రేయపురంలో జిరాక్స్ తీయించుకుని లొల్ల వస్తుండగా మార్గ మధ్యలో పడిపోయినవి. ఎంత వెతికిన కనబడలేదు. కావున నాకు సంబంధించిన ఈ దస్తావేజులు ఎవరికైన దొరికిన యెడల ఈక్రింది అడ్రసుకు అందజేయగలరు.

దాట్ల సూర్యనారాయణ రాజు
తండ్రి: కృష్ణంరాజు, లొల్ల గ్రామం,
ఆత్రేయపురం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా.
సెల్: 63056 80675

ప్రకటన

డా॥బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలం, వల్లూరు గ్రామ కాపురస్తులు శీలా రవికుమార్ గారు ఈ ప్రకటన ద్వారా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..,

నాకు వల్లూరు గ్రామ కాపురస్తులు శీలా రవికుమార్ గారు వగైరాలు నా పేరున ది.08-03-2018వ తేదీన స్థిరాస్థిని రిజిష్టరు క్రయ దస్తావేజు నెం. 697/2018రు రిత్యా పొందియున్నాను. సదరు ఆస్థిని డా॥బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలం, వల్లూరు గ్రామ కాపురస్తులు చేబ్రోలు వెంకట సుబ్బారావు ది.15-12-2004వ తేదీన మండపేట పట్టణంలో గల సబ్ రిజిష్ట్రారు వారి ఆఫీసులో దస్తావేజు నెం. 2426/2004గా రిజిష్టరు కాబడిన క్రయ దస్తావేజు రిత్యా పొందియున్నారు. సదరు ది.15-12-2004వ తేదీ దస్తావేజు నెం. 2426/2004గా రిజిష్టరు కాబడిన క్రయ దస్తావేజుని ది.11-04-2023వ తేదీన మండపేట పట్టణంలో గల జిరాక్సు షాపుకి వెళ్ళు చుండగా మార్గం మధ్యలో నేను పోగొట్టుకున్నాను. కావున యావన్మందికీ ఈ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా సదరు పై తేదీన గల ఒరిజినల్ క్రయ దస్తావేజు ఎవరికైననూ దొరికన ఎడల మాకు తెలియజేయవలసినదిగా ఇందుములముగా యావన్మందికీ ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.

శీలా రవికుమార్
సెల్: 99665 66596

In The Court Of The Hon'ble 4th Additional Junior Civil Judge :: Kakinada
O.S.No. 44/2021

Between:
Kotana Satyavathi ***...Plaintiff***
AND
Aavugoddi Srinivasa Rao
...Defendant

TO: Aavugoddi Srinivasa Rao, S/o. Chinnarao, Aged 50 Years, Police Constable (PC 1150), Karapa Police Station, Karapa, Kakinada.

పై నెంబరు దావాలో ప్రతివాది అయిన మీకు శ్రీ కోర్టు వారి ద్వారా ఎన్నిసార్లు దావా సమన్లు పంపిననూ తీసుకొనక కాలయాపన చేయు చున్నారు. కావున శ్రీ కోర్టు వారు మీ హాజరు నిమిత్తం ది. **27-07-2023వ తేదీకి వాయిదా వేసినారు. ఆరోజు ఉదయం గం॥ 10:30 ని॥లకు పై కోర్టు వారి ఎదుట మీరు స్వయంగా గాని, మీ వకీలు ద్వారా గాని హాజరయ్యి మీయొక్క ఆక్షేపణలు తెలుపుకొనవలెను.** లేని ఎడల పై దావా మీ పరోక్షమున తీర్మానించబడును.

(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)

డి.సుబ్రహ్మణ్యం
వి.వి.వి.ఎస్.ఎల్.కిరణ్
ఎం.ధనుంజయరావు
అడ్వకేట్స్, సుబద్ర ఆర్కేడ్,
భానుగుడి జంక్షన్, కాకినాడ.
సెల్: 98497 15132

CHANGE OF NAME

My Old Name is **BIKKINA GHANA KUSHALIKA.** My New and Changed Name is **BIKKINA GNANA KUSHALIKA**

BIKKINA GNANA KUSHALIKA
D/o. Bikkina Jagadeesh,
D.No.1-168, Santhipuram,
Narayana College Veedhi,
Anaparthi Village & Mandal,
East Godavari District.
Cell No. 99591 66777